ప్రజాశక్తి

ఆదివారం 9 మార్చి 2025

5

అల్లూరి సీతారామరాజు



గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించండి

ప్రజాశక్తి-పాడేరు: మహిళలందరూ సుస్థిర గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతి అధికారి బి.లవరాజు కోరారు. శనివారం మినుములూరు పంచాయతిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో డిపిఓ మాట్లాడుతూ, గ్రామంలో నిరక్ష రాస్యత లేకుండా మహిళలు భాద్యత వహించాలని, బడి ఈడు గల పిల్లలందర్నీ బడికి పంపించాలన్నారు. పారిశుధ్య నిర్వహణపై చైతన్యం కావాలని సూచించారు. జిల్లాలో మినుములూరు గ్రామ పంచాయతి విమెన్ ఫ్రెండ్లీ పంచాయతిగా ఎంపిక కావడం సంతోషకరమన్నారు. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయాల జిల్లా కో ఆర్డినేటర్ పి.ఎస్. కుమార్, ఎంపిడిఓ డేవిడ్ రాజు, ఇఓపిఆర్డి రమేష్, ఇంజినీరింగ్ సహాయకులు, డిజిటల్ సహాయకులు, పంచాయతి కార్యదర్శి, పాఠశాల కమిటీ సభ్యులు, పెషా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



చెక్కును అందజేస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్

ఆడ పిల్లలను..

అన్ని రంగాల్లోనూ ప్రోత్సహించాలి

- కలెక్టర్ దినేష్ కుమార్

-ఘనంగా మహిళా దినోత్సవం

ప్రజాశక్తి -పాడేరు : తల్లిదండ్రులు ఆడ పిల్లలను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహించాలని, వారు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తోడ్పాటు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ సూచించారు. జిల్లా కేంద్రం పాడేరులో శనివారం ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమం స్థానిక వి.ఆర్ ఫంక్షన్ హాలులో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా సాధికారతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. స్త్రీ ఒక శక్తి మాత్రమె కాదని క్రమశిక్షణకు మారు పేరని కొనియాడారు. పనిచేసే చోట మహిళా ఉద్యోగులు వేధింపులకు గురైతే మహిళా హెల్ప్ లైన్ 181 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. మహిళాభ్యున్నతి కోసం జిల్లా యంత్రాంగం కషి చేస్తున్నది అన్నారు.

జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జే.సుభద్ర మాట్లాడుతూ, మహిళలను ఎప్పుడూ చిన్న చూపు చూడరాదని, అన్ని రంగాలలో మగవారికి దీటుగా వారు విధులు నిర్వహిస్తున్న విషయం గుర్తించాలని కోరారు. గిరిజనులలో బాల్య వివాహాలు మాటు మాయం కావాలన్నారు.

ఎస్పీ సుమిత్ బర్ధర్ మాట్లాడుతూ, ఏజన్సీలో మావోయిస్టుల కార్యక్రమాలవైపు మహిళలు వెళ్లరాదని, చదువు వైపు ద్రుష్టి మరల్చాలని తెలిపారు.మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో డ్వాక్రా సంఘాలు పెట్టి పొదుపు నేర్పించి వాళ్లు కాళ్ళ మీద వాళ్లు నిలబడేటట్లు చేశారన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని పలువురు మహిళలకు ప్రోత్సాహకాలు, పురష్కారాలు అందజేశారు. స్త్రీ నిధి రుణాలు అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. వివిధ రంగాలలో సేవలు అందించిన సుమారు 90 మంది మహిళలలకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, ఎఎస్పి ధీరజ్, డిఆర్ఓ కే. పద్మలత, ఐసిడిఎస్ పిడి ఎన్. సూర్యలక్ష్మి, ట్రైకార్ సభ్యులు, లీడ్ బ్యాంకు మేనేజర్ మోతు నాయుడు పాల్గొన్నారు.

9 నుంచి గ్లకోమా వారోత్సవాలు

ప్రజాశక్తి-పాడేరు:జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా నిర్వహించే గ్లకోమా (నీటికాసులు) వారోత్సవాలు జిల్లాలో ఈనెల 9 నుండి 15 వరకు నిర్వహిస్తున్నట్లు అంధత్వ నివారణ సంస్థ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ టి. విశ్వేశ్వర నాయుడు శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ వారం రోజుల్లో ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుండి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, పాడేరు, ఏరియా ఆసుపత్రి అరకు, రంపచోడవరం లో ప్రత్యేక గ్లకోమా స్క్రీనింగ్ నేత్ర వైద్యుల పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ అవకాశం ప్రజలు ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, కళ్లద్దాలు వాడుతున్న 40 ఏళ్ళ .దాటిన వయస్సు వారు గ్లకోమా పరీక్షలు చేయించు కోవాలన్నారు.

జిఒ 3కి చట్టబద్ధత కల్పించాలి

గిరిజన ప్రత్యేక డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేయాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం

ప్రజాశక్తి-అరకులోయ రూరల్:రాష్ట్ర అసెంబ్లీలో సమావేశంలో జిఓ 3 చట్టబద్ధతకై ఉద్యోగ నియామక చట్టం చేసి గిరిజన ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాథం డిమాండ్ చేశారు. శనివారం అరకులోయ మండల కేంద్రంలోని ఆదివాసి గిరిజన సంఘం భవనంలో సిపిఎం అల్లూరి జిల్లా ప్లీనం సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బిసిహెచ్ చిన్నయ్యపడల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన లోకనాథం మాట్లాడుతూ, ఏజెన్సీలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడుస్తున్నా గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం పటిష్టంగా అమలు కోసం అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి అరకు సభలో జిఓ 3 చట్టబద్ధతకు టీడీపి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్పినా ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, ఏజెన్సీలో పీఎం జన్మన్ పథకం ద్వారా నిర్మిస్తున్న ఇల్లులకు 5 లక్షలు పెంచాలన్నారు. గిరిజనులు పండిస్తున్న మిరియాల పంటకు కిలో రూ.1000, కాఫీ 500, పసుపు కిలో 200, జీడి పిక్కలు 200, చింతపండు కిలో 50 రూపాయలు కొనుగోలుకు గిట్టుబాటుధర ప్రకటించాలన్నారు. జిల్లాలో అనంతగిరి మండలం టోకురు, పెద్దకోట, పంచాయితీలో, చింతపల్లి మండలం ఎర్రవరంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.గిరిజన ప్రాంతంలో రోడ్డు నిర్మాణాలకు ఫారెస్ట్ అనుమతులు లేక రోడ్డు నిర్మించకుండా జాప్యం చేస్తున్నారని, గిరిజన గ్రామాలలో రోడ్డు నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న ఫారెస్ట్ చట్టాలు సవరణ చేయాలన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నెల 8 నుండి 17 తారీకు వరకు ఏజెన్సీ వ్యాప్తంగా స్థానిక సమస్యలపై ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. మార్చి 24,25 తేదీల్లో ఏజెన్సీ 11 మండలాల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, జెడ్పిటిసి అనంతగిరి డి గంగరాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎస్ బి పోతరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొర్రా త్రినాథ్, జిల్లా కమిటీ సభ్యులు కిండంగి రామారావు, పాలికి లక్కు, వి.వి. జయ, ఎస్ హైమావతి, పి కుమారి తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న లోకనాథం

విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ

ప్రజాశక్తి -అనంతగిరి:

ప్రపంచ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని సమిద సంస్థ ఆధ్వర్యాన ప్రభుత్వ ప్రైమరీ ప్రాథమిక ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 540 మంది విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు పంపిణీ చేసినట్లు సంస్ద మండల ప్రతినిధి వీరభద్ర రాజు అన్నారు. సంస్థ మండల ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డి. బుద్దురాజు ఆధ్వర్యన శనివారం ఈ కార్యక్రమం నిర్వహించమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,చదువుతోపాటు నాణ్యమైన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడే విద్యార్థులు పుష్టిగా ఆరోగ్యకరంగా ఉంటారన్నారు. వివిధ రకాల వాటిని పంపిణీ చేయడంపై పలువురు సంస్థ ప్రతినిదులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సమిద సంస్థ సిబ్బంది జె. సింహాద్రి, ఎస్. అప్పలరాజు, పాంగి ప్రసాద్, కర్రీ .నాగేశ్వరరావు, అశ్విని పాల్గొన్నారు



పంపిణీ చేస్తున్న సంస్థ ప్రతినిధులు



సిహెచ్‌సిలో బాలిక మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శిరీష దేవి

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

- ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉన్న అశ్విని

- సూసైడ్ నోట్‌లో వివరాలు తెలిపేందుకు పోలీసులు, అధికారుల నిరాకరణ

ప్రజాశక్తి-రంపచోడవరం

మండలంలోని వాడపల్లి గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని తరగతి గదిలో అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... వాడపల్లి గ్రామానికి చెందిన డోరి అశ్విని (11) తల్లి చనిపోయారు. దీంతో అశ్వినితో పాటు తన ఇద్దరు అక్కలు వాడపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్నారు. అశ్విని ఆరో తరగతి చదువుతోంది. శనివారం మధ్యాహ్నం భోజన సమయంలో అశ్విని కనిపించకపోవడంతో ఇద్దరు అక్కలు పాఠశాలలో వెతికారు. ఈ సమయంలో ఆరో తరగతి గదిలో అశ్విని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. దీంతో వారు పెద్దగా కేకలు వేయగా, స్థానికులు హుటాహుటిన అశ్వినిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన చోటుచేసుకునే సమయానికి పాఠశాలలో హెచ్‌ఎం, ఉపాధ్యాయులుగాని, వార్డెన్ గాని ఎవరూ అందుబాటులో లేరు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సిఐ రవికుమార్, పోలీసులు సంఘటనా స్థలాన్ని, ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా ఉంది. అయితే అందులో వివరాలు తెలిపేందుకు పోలీసులు, అధికారులు నిరాకరించారు. అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.



హెచ్‌ఎం, వార్డెన్‌తో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి

పాఠశాలలో లేని హెచ్‌ఎం, వార్డెన్

శనివారం సెలవు కావడంతో ఈ ఆశ్రమ పాఠశాలలో హెచ్‌ఎంగాని, వార్డెన్‌గాని ఎవరూ లేరు. విద్యార్థిని మృతి చెందిన విషయం తెలిసిన తరువాత హెచ్‌ఎం, వార్డెన్ పాఠశాలకు వచ్చారు. హెచ్‌ఎం శుక్రవారమే సెలవు పెట్టి వెళ్లగా ఆమె ఎవరికీ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించలేనట్టు తెలుస్తోంది. అలాగే శనివారం వార్డెన్ కూడా పాఠశాలకు రాలేదు. వార్డెన్ అందుబాటులో లేని సమయంలో ఇన్‌ఛార్జి ఎవరికైనా ఇవ్వవలసి ఉండగా, ఎవరికీ ఇవ్వకుండా ఆమె వెళ్ళారని గ్రామస్తులు చెబుతున్నారు. సెలవు రోజుల్లో హెచ్‌ఎంగాని, వార్డెన్‌గాని ఎప్పుడూ ఉండడంతో లేదని, వారి నిర్లక్ష్యం వల్లే బాలిక మృతి చెందిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఐటిడిఎ పిఒ, ఎమ్మెలే, మాజీ ఎమ్మెల్యే

ఆశ్రమ పాఠశాలలో బాలిక మృతి చెందినట్లు సమాచారం అందుకున్న ఐటిడిఎ పిఒ కట్టా సింహాచలం, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, మాజీ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి తదితరులు వేర్వేరుగా వాడపల్లి పాఠశాలకు వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, స్థానికులతో మాట్లాడి అశ్విని మృతికి గల కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ పాఠశాల హెచ్‌ఎం, వార్డున్ నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించాలని పోలీసులను ఐటిడిఎ పిఒ, ఎమ్మెల్యే ఆదేశించారు. బాలిక మృతికి ఎవరైన కారణమైతే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వాడపల్లి ఆసుపత్రిలో బాలిక మృతదేహాన్ని పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థిని మృతికి కేవలం హెచ్‌ఎమ్, వార్డున్ల నిర్లక్ష్యమే కారణమని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేసు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.

మహిళా పోలీసుకు అవార్డు

ప్రజాశక్తి-కొయ్యూరు : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని రేవల్లు మహిళా పోలీస్ దుమంతి ఇందిరా ప్రియాంకకు రెండోసారి అవార్డు లభించింది. పాడేరులో జరిగిన కార్యక్రమంలో అల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ సమక్షంలో, ఐసీడీఎస్ పీడీ, కొయ్యూరు సీడీపీఓ విజయ కుమారి చేతుల మీదుగా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డును ఆమె అందుకున్నారు. అల్లూరి జిల్లాలో నలుగురు సచివాలయ పోలీసులకు ఈ అవార్డులకు ఎంపిక చేయగా, వారిలో ఇందిరా ప్రియాంక ఒకరు.



ఇందిరా ప్రియాంకకు అవార్డు అందిస్తున్న దృశ్యం

కానిస్టేబుళ్లకు ఆత్మీయ సత్కారం

ప్రజాశక్తి-సీలేరు : జీకే వీధి మండలం సీలేరు, జీకే వీధి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఆరుగురు కానిస్టేబుళ్లను అనకాపల్లి జిల్లాకు బదిలీ చేసిన నేపథ్యంలో వారిని జికె.వీధి పోలీసు కార్యాలయంలో శనివారం ఘనంగా సత్కరించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ వారికి శాలువాలతో సత్కరించి చిరు జ్ఞాపికలను అందజేశారు. జీకే వీధి పోలీస్ స్టేషన్ నుంచి ఎం.నానాజీ, సిహెచ్‌ఎల్ నర్సింగ్, జి భాస్కరరావు, సీలేరు పోలీస్ స్టేషన్ నుంచి వై సురేంద్ర, ఎస్ శ్రీను, అచ్చితరావు అనకాపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ కార్యక్రమంలో సీరియల్ అప్పలసూరి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



బదిలీపై వెళ్తున్న కానిస్టేబుళ్లను సత్కరిస్తున్న సిఐ, ఎస్ఐ, సిబ్బంది

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సేవలు వినియోగించుకోవాలి

ప్రజాశక్తి పాడేరు : ఆన్ లైన్ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. శనివారం స్థానిక కుమ్మరిపుట్టు గ్రామం వద్ద జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో భూములు క్రయవిక్రయాలు తెల్లకాగితాలపై రాసుకునేవారని చెప్పారు. ఎల్ టి ఆర్ చట్టం ప్రకారం తసిల్దార్ కార్యాలయంలో భూములు రిజిస్ట్రేషన్ జరిగేదని చెప్పారు. దానిని విచారణ చేసి ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఎల్ టి ఆర్ చట్టం కింద ఫారం ఎల్ జారీ చేసే వారని చెప్పారు. భూ యజమానులు భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. టౌన్ ప్లానింగ్ వలన పట్టణం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం జిల్లాలో పాడేరు, రంపచోడవరంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని పేర్కొన్నారు.



ప్రారంభిస్తున కలెక్టర్, జెడ్‌పి చైర్‌పర్సన్

జిల్లా పరిషత్ అధ్యక్షురాలు జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభం వలన గిరిజనులకు మేలు జరుగుతుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియపై గిరిజనులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పాడేరు మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ గతంలో భూములు క్రయవిక్రయాలు నోటిమాట ద్వారా జరిగేవని చెప్పారు. వాటి వలన భూ తగాదాలు భూ సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ జి .బాలకృష్ణ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చామని చెప్పారు. గిరిజన చట్టాలకు లోబడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఆన్లైన్ ప్రక్రియ వలన డాక్యుమెంట్లను ఎప్పుడైనా పొందడానికి అవకాశం ఉందన్నారు. బయోమెట్రిక్ తో ఆధార్ నంబర్లకు రెవెన్యూ రికార్డులు అనుసంధానం చేసి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. జిల్లాలో రిజిస్ట్రేషన్లు పెరిగితే అరుకు వ్యాలీ, అదే విధంగా ఇతర మండలాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తహసిల్దార్ కార్యాలయంలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్ లను ఆన్లైన్ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిజిస్ట్రార్ డి. ఉపేంద్రరావు, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కే. కే. రమేష్, సీనియర్ సహాయకులు ఎస్ చంద్రశేఖర్, చింతల వీధి సర్పంచ్ వంతాల సీతమ్మ, లగిసపల్లి సర్పంచ్ పార్వతమ్మ పాల్గొన్నారు.

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

ప్రజాశక్తి- మాడుగుల:ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరితే ఆ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని శాసన సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి అన్నారు.. మండలంలోని కెజె పురం గ్రామానికి చెందిన పుట్ట వరలక్ష్మికి రూ. 1,62,000, ఎండపల్లి చిన్న ఆచారికి 1,53,930, వమ్మలి గ్రామానికి చెందిన ధర్మవరపు ప్రసాద్‌కు 1,20,528, మాడుగుల గ్రామానికి చెందిన బంటు పుష్పకి 25,800లు మండలంలో 9 మందికి 7,04,122 రూపాయలు చెక్కులను బాధితులకు చోడవరం టిడిపి క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు అందజేశారు.

మహిళా దినోత్సవం స్ఫూర్తితో హక్కుల సాధనకు పోరాటాలు

ఐద్వా జిల్లా కార్యదర్శి ఐ.పద్మ



ఎటపాక మండలం గుండాల కాలనీలో మాట్లాడుతున్న ఐద్వా జిల్లా కార్యదర్శి పద్మ

ప్రజాశక్తి-ఎటపాక

అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితో మహిళల హక్కుల సాధనకై పోరాటాలకు సిద్ధం కావాలని ఐద్వా ఎఎస్ఆర్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి ఐ.పద్మ పిలుపునిచ్చారు. ఎటపాక మండలం గుండాల కాలనీలో శనివారం జరిగిన మహిళా దినోత్సవం వేడుకల్లో ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ, సమానత్వం, స్త్రీ విముక్తి కోసం పోరాడి సాధించుకున్న రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవమని, ఆ నాటి నుండి నేటి వరకు ప్రపంచ మహిళలందరూ హక్కుల దినంగా ఈ రోజును పాటిస్తున్నారని తెలిపారు. నేడు దేశంలో మహిళపై హింస పెరుగుతోందని, హింసలో రెండో స్థానంలో భారత దేశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రతి 22 నిమిషాలకు ఒక మహిళలపై అత్యాచారం, 76 నిమిషాలకు ఒక వరకట్నం హత్య జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా విముక్తి కోసం సాగే ఉద్యమాల్లో మహిళలందరూ పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు తోట రమణ, గంపల సత్యవతి, రాధా, సుమిత్ర, మహిళలు శారద, సావిత్రమ్మ, తోట పుష్ప, సుభద్ర, సరోజినీ డాక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మండల కేంద్రాల్లో ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ మహిళా కమిటీ ఆధ్వర్యాన జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మండల తహశీల్దార్ కారం సుబ్బారావు, ఎంఇఒలు వివి లక్ష్మీనారాయణ, సరియం రాజులు, ఎంపీపీ కాక కామేశ్వరి, జెడ్పిటిసి ఉబ్బ సుస్మిత, ఎంపీటీసీ పాయం దేవి, ఎస్ గంగాభవాని పద్దం పుల్లమ్మ , పాయల తులసి పాల్గొన్నారు.




విఆర్.పురంలో కేక్ కట్ చేస్తున్న మహిళా సంఘం నేతలు, మహిళలు


అడ్డతీగల : మండల కేంద్రంలో గల ఆశ్రమ పాఠశాలలో యుటిఎఫ్ నాయకులు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్‌గా పనిచేస్తున్న ప్రసన్నను, ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం శాంతిమతిను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు జేబీవీ రమణమ్మ, పివిఎల్ ప్రభ, తేజరావు, కే శ్రీనివాసరావు పాల్గొన్నారు.

విఆర్.పురం : మండలంలోని రేఖపల్లి ఎంపీడీవో సమావేశ మందిరంలో యుటిఎఫ్, ఐద్వా, సిఐటియు ఆధ్వర్యంలో మహిళా సాధికారితపై సదస్సు నిర్వహించారు. యూటీఎఫ్ మహిళ సహాధ్యక్షురాలు ముల్లి విజయ, ఎంపీపీ కారం లక్ష్మీ మాట్లాడారు. వేదిక మీద కేకు కట్ చేశారు. స్థానిక సాంప్రదాయ ఆటా పాటా నృత్యాలు చేశారు. వీల్ చైర్ తదితర ఆటలు ఆడారు. కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి ముసురు రాజేశ్వరి, సున్నం రంగమ్మ, యుటిఎఫ్ నాయకులు ఎస్ నాగేశ్వరరావు, ఎన్ జగదీష్, బాబు, వెంకట్, రాజు, సర్పంచ్‌లు పూనం. సరోజినీ, వేట్టి లక్ష్మి, ఆశాలు లలిత, శైలజ, సూర్యాంభ, భవాని, ఎండిఎం వర్కర్స్ చోడె వరలక్ష్మి పాల్గొన్నారు.

చింతూరు : చింతూరు జెడ్‌పి హైస్కూల్‌లో సిఐటియు, ఐద్వా ఆధ్వర్యాన మహిళా సాధికారతపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో చిరంజీవి, సిడిపిఓ విజయ గౌరీ , నాయకులు పాల్గొన్నారు.



అడ్డతీగలలో...



చింతూరులో...

'సీలేరు సర్పంచ్ ఆరోపణలు అవాస్తవం'

ప్రజాశక్తి -సీలేరు : జీకే వీధి మండలం సీలేరు గ్యాస్ గోడౌన్లో కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్ కుమార్ సంవత్సరం పాటు విధులు నిర్వహించకుండా అప్పనంగా జీతం తీసుకుంటున్నాడని సీలేరు సర్పంచి పాంగి దుర్గో పత్రిక ముఖంగా చేసిన ఆరోపణ అవాస్తవమని గ్యాస్ గోడౌన్ ఇంచార్జి టి.బంగారయ్య పేర్కొన్నారు. శనివారం ఆయన ప్రజాశక్తితో మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ కేవలం ఆరు నెలలు మాత్రమే గ్యాస్ గోడౌన్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేశారని, ఆ పనిదినాలకు ప్రభుత్వం జీతం చెల్లించిందని తెలిపారు. 2025 జనవరి నుంచి ఆయన విధులకు హాజరు కాకపోవడంతో ఎటువంటి జీతం ప్రభుత్వం చెల్లించలేదన్నారు. తప్పనిసరి పరిస్థితులలో గ్యాస్ వినియోగదారులకు ఆన్లైన్ సౌకర్యానికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా గ్యాస్ గోడౌన్ కంప్యూటర్ ఆపరేటర్‌గా నూతనంగా డి.కృష్ణను నియమించామని తెలిపారు. ఆయన గ్యాస్ వినియోగదారులకు ఆన్లైన్ చేస్తున్నారని తెలిపారు.

ఘనంగా మహిళా దినోత్సవం


అరకులోయలో మాట్లాడుతున్న నటుడు శివాజి

ప్రజాశక్తి-యంత్రాంగం

అరకులోయ రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అరుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ హిమగిరి ఆధ్వర్యంలో తెలుగు సినీ నటులు శివాజీ, ఆలీ, మహిళా పోలీసులు, సుమారు 500 మంది విద్యార్థులతో అరకులోయ పోలీస్ స్టేషన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రముఖ సినీ నటులు మాట్లాడుతూ మహిళలను గౌరవించడం మన సంప్రదాయమన్నారు. యువత గంజాయి వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అరకు ఎస్సై జి గోపాల్‌రావు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అఫ్: మాట్లాడుతున్న సినీ నటుడు శివాజీ

హుకుంపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరుల సేవ సంఘం ఆధ్వర్యంలో స్థానిక జ్ఞాన సాగర్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని


హుకుంపేటలో సన్మానిస్తున్న విలేకరులు

శనివారం నిర్వహించారు. ఒకేషనల్ జూనియర్ కళాశాల ఫౌండర్ బ్రహ్మకుమారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ.టీ.ఆర్.ఏ డివిజన్ విలేకరులు సిహెచ్ రమణ, పి.సూర్యారావు, ఎం.రాజు, టి సునీల్, ఆనంద్, పండు, శ్రీను, నాగరాజు పాల్గొన్నారు.

జిమాడుగుల: మహిళా దినోత్సవ సందర్భంగా స్థానిక ఎస్సై షణ్ముఖరావు ఆధ్వర్యంలో జిటి డబ్ల్యూ ఏహెచ్ పాఠశాల విద్యార్థినిలతో మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల పట్ల మర్యాదపూర్వకంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


డుంబ్రిగుడలో మహిళలకు సన్మానం

డుంబ్రిగుడ: మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో ఉపాధ్యాయ, మహిళలు చేసిన సేవలను గుర్తించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాలకృష్ణ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రంపచోడవరం : రంపచోడవరం యూత్ ట్రైనింగ్ సెంటర్లో వెలుగు అధికారులు ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా రంపచోడవరం శాసనసభ్యులు మిరియాల శిరీష దేవి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ కెఆర్.కల్పశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని, వాటిని సద్వినియోగపరుచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని


మాట్లాడుతున్న రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి

సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో జనరల్ డిఎన్‌వి రమణ, వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ, రంపచోడవరం సర్పంచ్ మంగ బొజ్జయ్య, వెలుగు ఏపిడి దేగలయ్య, ఎంపీడీవో చుట్టం శ్రీనివాస్ దొర, డిపియమ్ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

కూనవరం : మండలలోని జగ్గవరం కాలనీలోని యంపిపి పాఠశాలలో మండల మహిళా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. కూనవరం ఎస్ఐ లతాశ్రీ పాల్గొని మహిళలతో కలసి కేక్ కట్ చేశారు. ఈ


కూనవరం మండలం జగ్గవరం కాలనీలో...

కార్యక్రమంలో సోడె లక్ష్మి, యేసుమణి, పి.ధనలక్ష్మి, అన్నపూర్ణ, రమ్య, స్వరాజ్యం, నీలదేవి, పి.కుమారి, ప్రమీల, నాగదుర్గ, మహతి, శాంతి, సాయి లక్ష్మి, విజయ పాల్గొన్నారు.

రాజవొమ్మంగి : శ్రామిక మహిళల సమస్యల పరిష్కారం కోసం, హక్కుల పరిరక్షణ కోసం మహిళా దినోత్సవ స్ఫూర్తితో భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని యూటీఎఫ్, సిఐటియు మండల నాయకులు వెంకటలక్ష్మి ప్రసన్న సత్యవతి అన్నారు. స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. పోలీసుల ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఐసిడిఎస్ కార్యాలయం సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి అటవీశాఖ అధికారి గుమ్మడి ఉషారాణి, ఎంఇఒ, సిడిపిఒ దేవమణి తదితరులు పూలమాలలు వేసి నివాళులుర్పించారు. మహిళలు ఉత్సాహంగా ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఫారెస్ట్ అధికారి ఉషారాణి, సిడిపిఓ దేవమణి,


రాజవొమ్మంగిలో...

పలువురు సీనియర్ అంగన్వాడీలు, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సీఐ సన్యాసినాయుడు, ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు, శ్రీను, పైడిమల్లు, రమేష్, రమణ, నూకరత్నం, రెడ్డి లక్ష్మి, వెంకటలక్ష్మి, రామరాజు, సిహెచ్ కుమారి పాల్గొన్నారు.

సీలేరు : ఐసిడిఎస్ సిడిపిఓ లక్ష్మీదేవి జీకే వీధి ఎంపీపీ బోయిన కుమారి ఆధ్వర్యంలో జీకే వీధిలో మహిళా దినోత్సవం నిర్వహించారు. అనంతరం విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన అంగన్వాడీ కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వలసమ్మ, కె రామలక్ష్మి, మోహిని, డి కృష్ణకుమారి, అంగన్వాడి కార్యకర్తలు


జికె.వీధిలో సన్మానం


పసుపును పరిశీలిస్తున్న గిరిజన సంఘం నేతలు

వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి

ప్రజాశక్తి-పెదబయలు : ఏజెన్సీలో గిరిజనులు పండిస్తున్న వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, పూర్వ అధ్యక్షులు సన్నిబాబు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సోమవారం వారపు సంతలో గిరిజనులు పండించి సేకరించిన వాణిజ్య దినుసులకు జి సి సి కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ, గిరిజనులు వారపు సంతకు పసుపు పిప్పల మోడీ తీసుకు వచ్చి దళారుల చేతిలో పూర్తిగా మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఆదివాసీ గిరిజనులు పిప్పల మోడీ పండిస్తూ జీవన ఉపాధి పొందుతున్నారన్నారు. గిరిజనులు సేకరించిన పసుపు, పిప్పల మోడీని వారపు సంతల్లో అత్యధికంగా విక్రయిస్తున్నారని, జిసిసి కొనుగోలు చేయక పోవడంతో ప్రైవేట్ వ్యక్తుల కాటాల తూకంలో మోస పోతున్నారన్నారు. మైదానప్రాంతాల నుండి తుని, రాజమండ్రి, వడ్డాది, మాడుగుల ప్రాంతాల నుండి వస్తున్న దళారీలు కొనుగోలు చేస్తున్నారన్నారు. బెట్టు కటాలతో క్రయ విక్రయాలు జరపడంతో అత్యధికంగా మోసాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జిసిసి ద్వారా పసుపు, పిప్పల్లు కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కొర్ర త్రినాద్, రాందాసు, వైస్ ప్రెసిడెంట్ గంగాధరం, బుజ్జిబాబు పాల్గొన్నారు



మాట్లాడుతున్న డిపిఒ లవరాజు

సర్వే పకడ్బందీగా చేయండి

- జిల్లా పంచాయతీ అధికారి లవరాజు

ప్రజాశక్తి - పాడేరు : స్వమిత్వ సర్వే ను పకడ్బందీగా చేయాలని జిల్లా పంచాయతి అధికారి బి.లవరాజు ఆదేశించారు. శనివారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన డివిజినల్ స్థాయి స్వమిత్వ సర్వే శిక్షణ శిభిరంలో పాల్గొన్న డిపిఓ మాట్లాడుతూ, జిల్లాలోని దేవీపట్నం మినహా 21 మండలాలోని 21 గ్రామాలలో స్వమిత్వ సర్వేను పైలట్ ప్రాజెక్ట్ గా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, తెలిపారు. దీని ప్రకారం ముందుగా ఎంపిక చేసిన 21 గ్రామాలలో గ్రామ కంటం భూములు సర్వే చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా సర్వే, భూముల శాఖ ఆధ్వర్యంలో ఉప సర్వే ఇన్స్పెక్టర్ వెంకట రావు, 11 మండలాల ఇంజినీరింగ్ సహాయకులు, డిజిటల్ సహాయకులు, సర్వేయర్లు, పంచాయతి కార్యదర్శులకు శిక్షణను అందజేశారు. ఈ శిక్షణలో భాగంగా రోవర్ (డిజిపిఎస్) వినియోగంపై అవగాహన కల్పించారు. రంపచోడవరం, చింతూరు డివిజన్ల ఫరిధిలో గల పది మండలాల సిబ్బందికి రంపచోడవరం ఎంపిడిఓ కార్యాలయంలో శిక్షణను అందజేస్తున్నట్లు డిపిఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయాల జిల్లా కో ఆర్డినేటర్ పి.ఎస్. కుమార్, ఇఓపిఆర్డి రమేష్, ఇంజినీరింగ్ సహాయకులు, డిజిటల్ సహాయకులు, సర్వేయర్లు, పంచాయతి కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం

28న ఉగాది సంబరాలు

ప్రజాశక్తి-సీతమ్మధార : రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపి స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ పనిచేస్తున్నాయని జాతీయ జర్నలిస్టుల సంఘం (ఎన్ఎజె) కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. అక్కయ్యపాలెం జంక్షన్‌లో ఉన్న ఒక ప్రయివేటు హోటల్‌లో శనివారం వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, అక్రిడిటేషన్ల సదుపాయం కల్పించాలని, ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని కూటమి నాయకులకు దశల వారీగా వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. సమస్యలను కూటమి ప్రభుత్వం త్వరలో పరిష్కరిస్తుందని ఎదురు చూస్తున్నామన్నారు. విశాఖ జిల్లా అధ్యక్షులు పి.నారాయణ్, కార్యదర్శి జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ నెల 28వ తేదీన అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జర్నలిస్టుల ఉగాది సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల కుటుంబ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

విశాఖలో రాష్ట్ర మహా సభ

విశాఖ వేదికగా త్వరలో జరగనున్న రాష్ట్ర మహా సభను జయప్రదం చేయాలని గంట్ల శ్రీనుబాబు పిలుపునిచ్చారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను శ్రీనుబాబు, శ్రీనివాసరావు, దవళేశ్వరపు రవికుమార్ వివరించారు. గాజువాకలో రేపటి ఉదయం సంపాదకులు గొడబ రాంబాబు, మరోచిన్న పత్రిక సంపాదకుడులపై కొందరు దాడులకు ప్రయత్నించడాన్ని సమావేశంలో ఫెడరేషన్ ఖండించింది. మహిళా దినోత్సవం సందర్భంగా గాజువాకకు చెందిన సీనియర్ రిపోర్టర్ శిరీషను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపి బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ నగర అధ్యక్ష, కార్యదర్శి ఇరోతి ఈశ్వరరావు, కె.మధన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జగన్ మోహన్, కె.శ్రీనివాసరావు, నాయకులు ఎ.సాంబశివరావు, దవళేశ్వరపు రవికుమార్, బి.సీతారామమూర్తి, బండారు శివప్రసాద్, కెవి.శర్మ, రవిశంకర్, బొబ్బర ప్రసాద్, శేషు, చక్రి, ఎంవి.రాజశేఖర్, పి.నగేష్‌బాబు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శిరీషా దేవి

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభం

ప్రజాశక్తి-రంపచోడవరం : ఏజెన్సీలోని గిరిజనుల కోసం వివిధ రకాలైన రిజిస్ట్రేషన్లు నిర్వహించడానికి స్థానిక పిఎంఆర్‌సిలో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని రంపచోడవరం శాసన సభ్యురాలు మిరియాల శిరీష దేవి, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ కెఆర్.కల్పశ్రీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శిరీష దేవి మాట్లాడుతూ ఈ ప్రాంత గిరిజనులకు ప్రభుత్వ చట్టాలు అనుసరించి వివిధ రకాలైన రిజిస్ట్రేషన్లు ఈ కార్యాలయంలో చేయాలని సూచించారు. పిఓ సింహాచలం మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గిరిజనులకు పారదర్శకతతో మంచి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్లు డి.ఉపేంద్ర, శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ ఇ.శివ గణేష్, నాయకులు అడబాల బాపిరాజు, సలాది బాబురాజు, పి.అనంత మోహన్, మాజీ సర్పంచ్ వై. నిరంజని దేవి తదితరులు పాల్గొన్నారు.

గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి చర్యలు

ప్రజాశక్తి-రంపచోడవరం : ఏజెన్సీలోని ఉద్యానవన పంటల గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం శాసన సభ్యురాలు మిరియాల శిరీష దేవి పేర్కొన్నారు. శనివారం స్థానిక హెచ్‌యన్‌టిసీ ఫారంలో ఉద్యానవన పంటల రైతులకు సబ్సిడీపై పవర్ స్ప్రేర్లు పంపిణీ చేశారు. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా దినోత్సవానికి పురస్కరించుకొని ఏడు మండలాల్లోని మహిళా ఉద్యానవన పంటల రైతులకు 300 మందికి పవర్ స్ప్రేర్లు 90 శాతం సబ్సిడీపై ఇచ్చినట్లు చెప్పారు. రూ.17,340 ఖరీదు చేసే పవర్ స్ప్రేర్ 1734 రూపాయలకే రెండున్నర ఎకరాలు భూములు ఉన్న ఉద్యానవన పంటల రైతులకు అందించినట్లు చెప్పారు. మొత్తం 300 పవర్ పేర్లు 51లక్షల రూపాయల వ్యయంతో 48 లక్షల రూపాయల సబ్సిడీతో ఉద్యానవన మిషన్ నిధులతో ఇచ్చామన్నారు. కార్యక్రమంలో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం, సబ్ కలెక్టర్ కెఆర్.కల్పశ్రీ, స్థానిక నాయకులు అనంత మోహన్, కారం సురేష్, అడబాల బాపిరాజు, మాజీ సర్పంచ్ వై నిరంజనీ దేవి, సలాది బాపిరాజు, పిహెచ్ఓ కే.చిట్టిబాబు, సబస్టెంట్లు భీమన్న, నూకరాజు, నాగరాజు, శోభన్ బాబు, స్వర్ణలత, ఏడు మండలాలకు సంబంధించిన రైతులు తదితరులు పాల్గొన్నారు.

కిడ్స్ గార్డెన్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : కిడ్స్ గార్డెన్ పబ్లిక్ స్కూల్‌లో కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ శనివారం ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ డాక్టర్ సాయి లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు కిండర్ గార్డెన్ నుంచి గ్రేడ్‌కి వెళ్తున్న సందర్భంగా వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

బైక్ రేసర్లపై ట్రాఫిక్ పోలీసుల దాడులు

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : నగరంలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్, ఎంవిపి, ద్వారకా పోలీస్ స్టేషన్ల పరిధిలో బీచ్ రోడ్డు ప్రాంతంలో ద్విచక్ర వాహనాలపై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్న 16 మంది బైక్ రేసర్లను అరెస్ట్ చేసినట్టు ట్రాఫిక్ విభాగం అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీచ్ రోడ్‌లో పలువురు యువకులు చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తూ ప్రమాదకరమైన స్టంట్స్ నిర్వహిస్తున్నారని, పాదచారులు, ఇతర వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారని తమకు సమాచారం అందినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో దాడులు నిర్వహించి వారికి చెందిన 16 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామన్నారు.

26న పోలవరం నిర్వాసితుల సమస్యలపై మహాధర్నా

జయప్రదం చేయాలని సిపిఎం నేతల పిలుపు

ప్రజాశక్తి - చింతూరు

పోలవరం నిర్వాసితుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, పునరావాసం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించాలని, స్థానిక సమస్యలను పరిష్కారం చేయాలని, తునికాకు ప్రూనింగ్ పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ ఈ నెల 26న చింతూరు ఐటీడీఏ ముందు మహాధర్నా చేస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పల్లపు వెంకట్ పిలుపునిచ్చారు. చింతూరులో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడం తప్ప ఆచరణలో ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాడర్ సర్వే ద్వారా మొదటి ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసిన గ్రామాలకు స్ట్రక్చర్ వ్యాల్యూ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లిస్తామని గ్రామసభల ద్వారా 2024 నవంబర్‌లో తెలియజేసిన ప్రభుత్వం ఇంతవరకు ఒక్క గ్రామానికి కూడా పరిహారం చెల్లించలేదని పేర్కొన్నారు. గ్రామసభల ద్వారా తీసుకున్న వివరాలు జాబితాలు ప్రకటించే దాంట్లో లేకపోవడం, జాబితాలో లోపాలు ఉండటం, చింతూరు లాంటి గ్రామంలో చాలామందికి జాబితాలో పేర్లు నమోదు కాకపోవడం నిర్వాసితులను ఆందోళనకు గురి చేస్తుందని తెలిపారు. మరో మూడు నెలలు గడిస్తే వర్షాకాలం వరదలు వచ్చి నిర్వాసితులందరూ అనేక ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మీద నిందలు వేస్తూ కాలం గడపడం కంటే, కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఏ నమ్మకంతో భారీ మెజార్టీ అధికారం ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని హితవుపలికారు.



మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకట్

గ్రామాల్లో మంచినీరు, రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఫిబ్రవరి పూర్తయిన ఏజెన్సీలో రెండో పంటగా భావించే తనికాకు ప్రూనింగ్ పనులు ప్రభుత్వం ఇంతవరకు చేయించకపోవడం దుర్మార్గమన్నారు. ఈ సమస్యల పరిష్కారం కొరకు సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 26న జరిగే మహా ధర్నాలో పోలవరం నిర్వాసితులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సీసం సురేష్, నాయకులు యర్రంశెట్టి శ్రీనివాస్, మల్లం. సుబ్బమ్మ, మొట్టమ్ రాజయ్య, పోడియం లక్ష్మణ్, మడకం చిన్నయ్య, సవలం కన్నయ్య, చింతా రాంబాబు, కారం సుబ్బారావు, పత్రా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

యుబిఐ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం


మాట్లాడుతున్న రాంబాబు

ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్ : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను యథావిధిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయరాదని ఎఐబిఇఎ రాష్ట్ర కార్యదర్శి బిఎస్ రాంబాబు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకును ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడితే, దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఉద్యోగస్తులంతా కదన రంగంలోకి దూకి ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఎపియుబిఇఎ ప్రథమ ఉమెన్స్ కన్వెన్షన్ - 2025 శనివారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగింది. వందలాది మంది మహిళా ప్రతినిధులు పాల్గొన్న ఈ సభను ఆయన ప్రారంభిస్తూ ఒకప్పుడు ప్రైవేటు రంగంలో ఉన్న బ్యాంకుల వల్ల దేశ ప్రజలు, ప్రభుత్వాలు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో బ్యాంకులను జాతీయాకరణ చేయాలనే ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగాయన్నారు. మహిళా ఉద్యోగులు కూడా ఆ ఉద్యమాల్లో అధిక సంఖ్యలో భాగస్వాములు అయ్యారన్నారు. ఈ నేపథ్యంలో 1969లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీకరణకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. దీంతో లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు బ్యాంకుల్లో లభించాయన్నారు. అదే సందర్భంలో దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు ఎంతగానో దోహదపడ్డాయని, ఈనాటికీ ఆ ఒరవడి కొనసాగుతుందని తెలిపారు. బ్యాంకుల ప్రైవేటీకరణ జరిగితే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందన్నారు. లక్షలాది మందికి ఉపాధి కనుమరుగు అవుతుందన్నారు. ఎపిఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి వి.ఉదయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్‌జిఎంఒ జనరల్ మేనేజర్ శాలిని మీనన్, ఎఐబిఇఎ ఉపాధ్యక్షులు ఎన్.శంకర్, నేషనల్ ఉమెన్స్ కౌన్సిల్ ఎఐబిఇఎ చైర్‌పర్సన్ లలితా జోషి తదితరులు పాల్గొన్నారు.

లోక్ అదాలత్‌తో బాధితులకు సత్వర న్యాయం

ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్ : దేశ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌ల ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని, ఇలాంటి వేదికలను కక్షిదారులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అన్నారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకుగాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిత్యం పని చేస్తోందని గుర్తు చేశారు. జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాసదన్ వద్ద శనివారం జరిగింది. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఉగాది సంప్రదాయ వస్త్రాల ప్రదర్శన

ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్ : ఉగాది పండగను పురస్కరించుకుని విస్తృత శ్రేణిలో సంప్రదాయ వస్త్రాల ప్రదర్శనను హోటల్ గ్రీన్ పార్కులో శనివారం ప్రారంభించారు. ఈ హ్యాండ్ టు హ్యాండ్ ఎగ్జిబిషన్, సేల్ ఎక్స్‌పో ఈ నెల 12వ తేదీ వరకూ కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు. ఉగాది పండగకు అన్ని రకాల సంప్రదాయ దుస్తులను, ఫ్యాషన్ వస్త్రాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచామన్నారు. అనేక రకాల ఉపకరణాలూ లభిస్తాయన్నారు. ఆకర్షణీయమైన విభిన్న రంగులు, డిజైన్స్‌లో దుస్తులు సందర్శకులను ఆకట్టుకుంటాయన్నారు. ఉగాది, వివాహాల కాలం కావటం వల్ల అందుకు అవసరమైన పట్టుచీరలు, కాటన్ వస్త్రాలు, సల్వార్‌లు, టాప్స్ వంటి వాటితో సహా అనేక రకాల సంప్రదాయ వస్త్రాలను ప్రదర్శనలో ఉంచినట్లు చెప్పారు. పోచంపల్లి, కలంకారీ


చీరను ప్రదర్శిస్తున్న మహిళ

చీరలు, సంప్రదాయ కొల్‌కతా, భాగల్‌పురి ప్రింట్లు, లక్నో చికాన్ వర్క్ చీరలు, బనారస్ పట్టు చీరలు మాత్రమేకాక మగ్గాల పైన నేసిన, రంగులు వేసిన, ముద్రించిన, ఎంబ్రాయిడరీ చేసిన విశిష్టమైన వస్త్రాలు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రేషం పల్లుతో నేసిన మట్కా సిల్క్ చీరలు పశ్చిమ బెంగాల్ వారి కళాత్మకతను ప్రతిబింబిస్తాయన్నారు. మధ్యప్రదేశ్ వారి స్టాల్ నందు పాట్లీ పల్లు, కలంకారి ప్రింట్‌తో మల్బరీ సిల్క్, చందేరీ చీరలు విభిన్న అభిరుచులుగల వారికి తప్పక నచ్చుతాయని, సంప్రదాయతను ఇష్టడేవారి కోసం పోచంపల్లి, వేంకటగిరి, ఉప్పాడ పట్టు చీరలు, కాటన్ చీరలు, బంగారం, వెండితో తయారైన కాంచీపురం పట్టు చీరలు ఈ ప్రదర్శనలో లభిస్తాయని చెప్పారు. అనేక రకాల దుపట్టాలు, సల్వార్ మెటీరియల్స్‌తోపాటు జైపూర్ కుర్తీలు, రాజస్థాన్ కోటా డోరియా, బనారస్ జమ్దానీ, జమావర్, ఉత్తరప్రదేశ్ చికాన్ చీరలు ఎన్నెన్నో ఉన్నాయన్నారు. ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11 నుంచి రాత్రి 8.30 గంటల వరకూ ఉంటుందని, అన్నిరకాల డెబిట్, క్రెడిట్ కార్డులను స్వీకరిస్తారని నిర్వాహకులు తెలిపారు.

కెజిహెచ్ పిఐసియులో అధునాతన సదుపాయాలు

ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్ : కెజిహెచ్‌లో పిల్లల అత్యవసర చికిత్స విభాగం (పిఐసియు)లో అత్యాధునిక పిల్లల అల్ట్రాసౌండ్, 2డి ఈకో ప్రోబ్‌ను శనివారం ఏర్పాటు చేశారు. వాటిని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద, పిడియాట్రిక్ విభాగ అధిపతి డాక్టర్ బిఎస్.చక్రవర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సౌకర్యం పిల్లల అత్యవసర వైద్యంలో విప్లవాత్మక మార్పు తీసుకురావడమే కాకుండా క్షణాల్లో వ్యాధిని నిర్ధారణ చేయడం, ఉత్తమ చికిత్స అందించడం, రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. పాయింట్-ఆఫ్-కేర్ అల్ట్రాసౌండ్ (పిఒసియుఎస్) సౌకర్యం ద్వారా తమ పిఐసియు వైద్య బృందం ఇప్పటి నుంచి నిర్వహించే వివిధ పరీక్షల గురించి తెలిపారు. రక్తనాళాల స్థితి అంచనా, షాక్, కష్టతరమైన ఐవి యాక్సెస్, ఐవిసి స్థితిని అంచనా వేయడానికి తాజా ఏర్పాట్లు కీలకంగా మారుతాయన్నారు.

హృదయ సంబంధిత పరీక్షలు, హృదయ కార్యకలాపాలను అంచనా వేయడానికి, పరికార్డియల్ ఎఫ్యూషన్ హీమోడైనమిక్ అస్థిరతను గుర్తించడానికి తక్షణ ఈకోకార్డియోగ్రఫీని అందిస్తుందన్నారు. ఊపిరితిత్తుల వ్యాధి పరిశీలన, ప్లేయురల్ ఎఫ్యూషన్, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు, న్యూమోథోరాక్స్‌ను గుర్తించడానికి ఉపయోగపడుతుందన్నారు. నవజాత శిశువులలో మెదడు వ్యాధులను నిర్ధారించడంలో సహాయపడుతుందని, ఆకస్మిక కడుపు నొప్పి, అసిటీస్, కాలేయ సంబంధిత సమస్యలు, ప్రేగు వ్యాధులను బెడ్‌సైడ్ వద్దే పరీక్షించగలదన్నారు.

ఈ సౌకర్యం ఒక గేమ్ చేంజర్‌గా మారనుందని తెలిపారు. ఇది రేడియాలజీపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు అత్యవసర పరిస్థితులలో రోగులను తరలించాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని తెలిపారు. క్షణాల్లో నిర్ధారణ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం పెరుగుతుందన్నారు. ఈ విశిష్ట సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంలో డాక్టర్ బుజ్జిబాబు (రేడియాలజీ విభాగాధిపతి) సహకారం ఎనలేనిదన్నారు.